

బోనాల పండుగకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని కోరుతూ అంబర్‌పేట డివిజన్ బీఆర్ఎస్ నేతలు ఆదివారం అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కలిశారు. - అంబర్‌పేట, ఆంధ్రజ్యోతి

ఆలయ పూజారికి అభినందన

చిక్కడపల్లి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని లక్ష్మీగణపతి దేవాలయ ప్రాంగణంలోని రామాలయం పూజారిగా పనిచేస్తున్న బుచ్చమాచారి ఆదివారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనను ఆలయ ఈవో లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గాంధీనగర్ కార్పొరేటర్ పావనీవినయ్‌కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి బుచ్చమాచారి దంపతులను అభినందించి మాట్లాడుతూ నలభై సంవత్సరాలుగా పూజారిగా సేవలందించిన బుచ్చమాచారి సేవలను ప్రశంసించారు. బీజేపీ సికింద్రాబాద్ లోక్‌సభ జాయింట్ కన్వీనర్ వినయ్‌కుమార్, దేవాలయ పూజారులు, ఆలయ కమిటీ మాజీ సభ్యులు పాల్గొన్నారు.

ఉచితంగా మధుమేహ వైద్యపరీక్షలు

చిక్కడపల్లి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): లయన్స్‌క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320ఎ హెల్త్‌సిటీ, చిక్కడపల్లి శ్రీ సాయి డయాగ్నస్టిక్ సెంటర్ ఆధ్వర్యంలో ఏడాది కాలంలో పదివేల మందికి ఉచితంగా మధుమేహ వైద్యపరీక్షలు నిర్వహించినట్లు లయన్స్ డిస్ట్రిక్ట్ డయాబెటిస్ విభాగం చైర్మన్ లయన్ డా. జీకే రమణ తెలిపారు. లయన్స్‌క్లబ్ హెల్త్‌సిటీ కార్యవర్గం పదవీకాలం ముగియనుండడంతో ఆదివారం చిక్కడపల్లిలో 120 మందికి మధుమేహ పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ప్రజల్లో మధుమేహం పట్ల అవగాహన కల్పించి జబ్బురాకుండా జాగ్రత్తలను వివరించారు. మూడునెలలకు హెచ్‌బిఎ1సి పరీక్ష చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో దివాకర్, రాజశేఖర్, మల్లేశ్వర్, అడ్వకేట్ నర్సింహారావు, సతీష్, సాయిరితీష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కృషి చేయాలి



కోటేశ్వరరావును సన్మానిస్తున్న ఇన్‌స్పెక్టర్ సీతయ్య, ఎస్ఐలు నాగరాజు, అభిలాష్

చిక్కడపల్లి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు మరింతగా కృషి చేయాలని చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ ఏరుకొండ సీతయ్య అన్నారు. స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేస్తున్న కోటేశ్వరరావు ఆదివారం పదవీ విరమణ చేయగా ఆయనను ఇన్‌స్పెక్టర్ సీతయ్య, అడ్మిన్ ఎస్ఐ నాగరాజు, ఎస్ఐ అభిలాష్ తదితరులు ఘనంగా సన్మానించి అభినందించారు. సీతయ్య మాట్లాడుతూ పోలీసువిభాగంలో 41 సంవత్సరాలు పనిచేసిన కోటేశ్వరరావు విధినిర్వహణలో మచ్చలేకుండా పనిచేశారని ఆయన ఉద్యోగ జీవితాన్ని మిగతా పోలీసులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

చిత్రాలనగర్‌లో సమస్యలు పరిష్కరించండి



సమస్యలు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేస్తున్న బస్తీ వాసులు

కవాడిగూడ, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): కవాడిగూడ డివిజన్ చిత్రాలనగర్ బస్తీలో రెండు సంవత్సరాల క్రితం అభివృద్ధి పనుల్లో భాగంగా ఫ్లోరింగ్, సీసీరోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి నేటివరకు పనులు ప్రారంభించలేదని బస్తీ వాసులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ రచనశ్రీ, అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ బస్తీ నాయకులు యాదగిరి, జీవన్, భరత్, క్రాంతి, మహిళలు సరిత, అనిత, కరుణశ్రీ మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా తమ చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్న బస్తీల్లో డ్రైనేజీ, మంచినీరు. సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు. చిత్రాలనగర్‌లో దళితులు నివసిస్తున్నందుకే తమ పట్ల వివక్ష చూపుతున్నారని వారు ఆరోపించారు. రాత్రి సమయాల్లో తమ బస్తీలో ఉన్న షాబాద్ ఫ్లోరింగ్ విరిగిపోయి గోతుల మయంగా వీధులు మారాయని, దీంతో ఈ దారిగుండా రాకపోకలు సాగించే వృద్ధులు చిన్నారులు గాయాల పాలవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్, అధికారులు స్పందించి తమ బస్తీలో డ్రైనేజీ పైప్‌లైన్‌తోపాటు సీసీ రోడ్డు ఏర్పాటు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని బస్తీ వాసులు కోరుతున్నారు.



కిషన్‌కు నియామక పత్రం అందజేస్తున్న ఆర్‌పీఐ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌బాబు

సాంఘిక సంక్షేమ శాఖను పునరుద్ధరించాలి

● ఆర్‌పీఐ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌బాబు

బర్కత్‌పుర, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖను దళిత అభివృద్ధి శాఖగా మార్చిందని, ఆ పేరును తొలగించి సాంఘిక సంక్షేమ శాఖను తక్షణమే పునరుద్ధరించి మంత్రిని నియమించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్‌పీఐ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బి. మహేష్‌బాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఆర్‌పీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శిగా కరణం కిషన్, గ్రేటర్ కార్యదర్శిగా పగడం శ్రీనివాస్‌ను నూతనంగా నియమించి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ. ఆర్. అంబేడ్కర్ ఆర్‌పీఐను స్థాపించారని రాష్ట్రంలో ఆర్‌పీఐను బలోపేతం చేయడానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్‌పీఐ జాతీయ కార్యదర్శి బాలకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షుడు గడ్డం శంకర్, గ్రేటర్ అధ్యక్షుడు జె.ఎల్. సుధేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఫిజికల్ డైరెక్టర్లకు ప్రిన్సిపాల్స్‌గా ప్రమోషన్లు ఇవ్వాలి

● జూనియర్ కాలేజీల ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్

బర్కత్‌పుర, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రరీయన్‌లను ప్రిన్సిపాల్స్‌గా ప్రమోషన్లు కల్పించాలని తెలంగాణ జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బి. లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి ఎం.పర్వతాలుగౌడ్‌లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రరీయన్‌లకు ప్రమోషన్లు లేకుండా దాదాపు 30 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారని అదే పోస్టులో పదవీ విరమణ చేస్తున్నారని అన్నారు.

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

బర్కత్‌పుర, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణగౌడ్ కోరారు. ఆదివారం కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అర్హులు జీహెచ్ఎంసీ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తులను తీసుకుని దానికి డాక్యుమెంట్లను పొందుపరచి లబ్ధి పొందవచ్చని సూచించారు.

25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి

● ఎంపీ ఆర్. కృష్ణయ్య



ఇందిరాపార్కు వద్ద జరిగిన నిరుద్యోగుల ధర్నాలో మాట్లాడుతున్న ఎంపీ ఆర్. కృష్ణయ్య

కవాడిగూడ, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): 25 వేల పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీని ప్రకటించి ప్రిపరేషన్ కోసం అభ్యర్థులకు మూడు నెలల గడువు ఇవ్వాలని, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను 25 శాతం మాత్రమే ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసి మిగతా 75 శాతం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటా కింద భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఈడీ అభ్యర్థులకు ఎస్‌జీటీ పోస్టులకు అర్హత లేకుండా చేయడం వల్ల వారికి అన్యాయం జరిగిందన్నారు. డీఎస్సీలో 25 వేల పోస్టులను పెంచాలని, డీఎస్సీ ప్రిపరేషన్‌కు అభ్యర్థులకు మూడు నెలల గడువు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ అధ్యక్షత నిరుద్యోగుల భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రస్తుతం 11 వేల టీచర్ పోస్టులకు డీఎస్సీ ప్రకటించాలని, టీచర్ పోస్టుల ఖాళీల విషయంలో నిరుద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి పీఆర్‌సీ కమిటీ రిపోర్టు ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పదేళ్ల కాలంలో ఎంతమంది రిటైర్ అయ్యారు. ఎంతమంది ప్రమోషన్లు పొందారు ఇతర కారణాలతో ఎన్ని ఖాళీలు ఏర్పడ్డాయి అనే అంశాల పట్ల పూర్తి వివరాలతో లెక్కించి ఖాళీ అయిన టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీచర్ పోస్టులను పదేళ్లుగా భర్తీ చేయకపోవడంతో 16 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్, గణితం, సైన్స్ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు ఈ సబ్జెక్టులలో విషయ పరిజ్ఞానం కోల్పోయి జాతీయ పోటీ పరీక్షలైన ఇంజనీరింగ్, మెడిసిన్, నీట్ తదితర పోటీ పరీక్షల్లో ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఈడీ, డీఈడీతో పాటు అన్ని అర్హతలు సాధించిన దాదాపు ఏడు లక్షల మంది నిరుద్యోగుల శక్తి యుక్తులు సమాజ అభివృద్ధికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కేవలం అధికారులనే నమ్ముకోకుండా విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి సరైన ఖాళీలను గుర్తించి టీచర్ పోస్టులను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. కార్యక్రమంలో నిరుద్యోగ సంఘాల నేతలు పవన్, సంఘేష్, అనంతయ్య, రామకృష్ణ, మోడి రాందేవ్, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో కార్యకర్తలు ముందుండాలి

● కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి



సమావేశంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

బర్కత్‌పుర, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారంలో కార్యకర్తలు ముందుండాలని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి సూచించారు. బర్కత్‌పురలోని నగర కార్యాలయంలో అంబర్‌పేట నియోజకవర్గం పోలింగ్ బూత్ కో-ఆర్డినేటర్‌కు బూత్ అధ్యక్షుల సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో కార్యకర్తలు అంకితభావంతో పనిచేయడం వల్లే భారీ మెజారిటీ వచ్చిందని నా విజయాన్ని కార్యకర్తలు, ప్రజలకే అంకితం చేస్తున్నానని అన్నారు. ప్రజలెదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కూడా అదే అంకితభావంతో కార్యకర్తలు పనిచేయాలన్నారు. ప్రజల సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్. గౌతమ్‌రావు, మాజీమంత్రి సి. కృష్ణాయాదవ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జి. ఆనంద్‌గౌడ్, కార్పొరేటర్లు కె. ఉమాదేవి, వై.అమృత, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంయుక్త కన్వీనర్ ఏడెల్లి అజయ్‌కుమార్. నియోజకవర్గం కన్వీనర్ శ్యామ్‌రాజ్, సెంట్రల్ జిల్లా కోశాధికారి ఏ. సూర్యప్రకాష్‌సింగ్, ఓబీసీ నగర మోర్చా అధ్యక్షుడు సి. వినోద్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



నృత్యప్రదర్శన చేస్తున్న కళాకారులు

విజ్ఞాన కేంద్రంలో భారతీయ సంగీత నృత్యోత్సవం

రాంనగర్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): నటరాజ్ నృత్యనికేతన్, శ్రీలలిత కళా నృత్య నికేతన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారతీయ సంగీత నృత్యోత్సవం-12 శంభో శివ శంభో శీర్షికన సంగీత నృత్య ప్రదర్శన వీనులవిందుగా సాగింది. కవి విశ్లేషకులు చినుకు పీ ఎన్‌మూర్తి, నటరాజ్ నృత్య నికేతన్ వ్యవస్థాపక నాట్య గురువులు చిన్న వీరభద్ర రావు, డాక్టర్ అంజనేయులు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. భారతీయ శాస్త్రీయ సంగీత నృత్య కళారూపాలను పరిరక్షించుకోవాల్సి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మొదటి రోజు 300 మంది, రెండో రోజు 175 మంది సంగీత నృత్య కళాకారులు చక్కటి ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో చిన్న జీయర్ స్వామి ఆస్థాన గురువులు ఘంటసాల పవన్‌కుమార్, సీనియర్ జర్నలిస్టు డి. సుమన్, వి. నాగబాబు, తాతా వెంకట వరప్రసాద్, లాస్య రంజని పాల్గొన్నారు.

6న మెగా జాబ్ మేళా

రాంనగర్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతీ, యువకుల కోసం జూలై 6న జాబ్‌మేళా పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్, రాంకీ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్‌ల సంయుక్త ఆధ్వర్యంలో జాబ్‌మేళా చేపట్టనున్నట్లు సంస్థ ప్రతినిధులు హరిసందీప్, ముప్వ రాంరెడ్డి, లక్ష్మీకుమారిలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళా లో ప్రముఖ సాఫ్ట్‌వేర్, ఫార్మ కంపెనీలతో పాటు ఇతర పేరొందిన సంస్థలు పాల్గొని వివిధ రకాల ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలిపారు. పదవ తరగతి నుంచి బీటెక్, ఎంబీఏ అర్హత గల నిరుద్యోగ యువతీ, యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 18 నుంచి 30 సంవత్సరాల వయసు వారు అర్హులని సుమారు ఈ జాబ్ మేళాలో 25 సంస్థలు పాల్గొని 5 వేల ఉద్యోగాలను భర్తీ చేసుకుంటాయని వారు తెలిపారు. జాబ్‌మేళా రాణిగంజ్ గుజరాతీ హైస్కూల్ బోయగూడలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇతర వివరాలకు పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వెబ్‌సైట్. ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో సంప్రదించాలని వారు కోరారు.

రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

చాదర్‌ఘాట్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): వేగంగా వెళ్తున్న లారీ ముందున్న బైక్‌ను ఢీ కొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరిలో బైక్ నడుపుతున్న బీటెక్ విద్యార్థి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనక కూర్చున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చాదర్‌ఘాట్ ఎస్ఐ రవిరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల్ జిల్లా, వడ్డెపల్లి మండలం, శాంతినగర్ గ్రామానికి చెందిన సోమన్న అలియాస్ శ్యామ్(23) ఇబ్రహీంపట్నంలోని ఏవీఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తన స్నేహితులతో కలిసి చైతన్యపురిలోని గదిలో ఉంటున్నాడు. పార్ట్ టైమ్‌గా ఉబర్ బైక్ రైడర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం కస్టమర్ వెంకటరమణ ఉబర్ బుక్ చేయగా అందుకు సోమన్న తన బైక్‌పై చైతన్యపురి నుంచి కాచిగూడ రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్తున్నాడు. మలక్‌పేట అక్షయ్ హోటల్ సమీపంలోని న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్ పిల్లర్‌నంబర్ 1443 వద్ద వెనక నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో అదుపు తప్పింది. ఈ సంఘటనలో బైక్ నడుపుతున్న ఉబర్ రైడర్ సోమన్న రోడ్డుకు కుడివైపు కింద పడిపోగానే వెనక ఉన్న లారీ చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ వెనక కూర్చున్న కస్టమర్ వెంకటరమణ ఎడమ వైపు కిందపడడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలియగానే చాదర్‌ఘాట్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సోమన్న మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన అనంతరం లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. కేసును చాదర్‌ఘాట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



స్థానికులతో కలిసి ప్రధాని మన్‌కీ బాత్ వింటున్న కార్పొరేటర్ పావనీవినయ్‌కుమార్



నింబోలిఅడ్డలో మన్‌కీ బాత్ వింటున్న కార్పొరేటర్ కన్నె ఉమాదేవి, తదితరులు

షూటింగ్ చాంపియన్ షిప్‌లో..

డాక్టర్ వంశీధర్‌కు బంగారు పతకం

పంజాగుట్ట, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర షూటింగ్ చాంపియన్ షిప్ పోటీలో డాక్టర్ వంశీధర్ నాలి హాట్రిక్ గోల్డ్‌మెడల్ సాధించారు. నగరంలో శాట్స్‌రేంజ్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని అగ్రశ్రేణి షూటర్లు పాల్గొన్నారు. 10 మీటర్ల రైఫిల్ మాస్టర్‌మెన్ వ్యక్తిగత విభాగంలో 380/400 స్కోర్ సాధించి వంశీధర్ గోల్డ్‌మెడల్ కైవసం చేసుకున్నారు. ముగింపు కార్యక్రమంలో రోడ్డు సేఫ్టీ డీజీ అంజనీకుమార్, తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ అధ్యక్షుడు అమిత్ సాంఘి పాల్గొన్నారు.

ఎన్నికల్లో సంచార జాతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

రాష్ట్ర సంచార జాతుల సంఘం అధ్యక్షుడు వంటెద్దు నరేందర్



సమావేశంలో మాట్లాడుతున్న వంటెద్దు నరేందర్

రాంనగర్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో సంచార జాతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం అధ్యక్షుడు వంటెద్దు నరేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో ఇటీవల మృతి చెందిన సంఘం నాయకులు న్యాయవాది అబ్బు లింగం, ముగ్గు వీరయ్యల సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక, రాజకీయంగా వెనుకబడిన సంచార జాతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వై. వెంకటనారాయణ, సమమ్మ, నాగరాజు, యువరాజ్, సావిత్రి, తోట అనిత, శ్రీనివాస్, కుమార్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

కనీస మద్దతు ధరల చట్టం చేయాలని నేడు ఆందోళన

చిక్కడపల్లి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలని జూలై 1,2 తేదీల్లో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్ పిలుపునిచ్చారు. అన్ని జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లో నిరసనలు తెలపాలని సంఘం నేతలకు సూచించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం సంఘం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, జంగారెడ్డి, అరిబండి ప్రసాదరావులతో కలిసి ఆయన ఆందోళన కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సాగర్ మాట్లాడుతూ కేంద్రం ఈనెల 19న 14 పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు పెరిగిన రైతుల పెట్టుబడికి అనుగుణంగా లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా పంటలకు బోనస్ ఇవ్వాలని కోరారు. నిరసన కార్యక్రమాల్లో రాజకీయాలకతీతంగా రైతులు భాగస్వాములు కావాలని కోరారు.



పోలీసుల అదుపులో నిందితుడు రిత్విక్, కొత్తరకం హాషిష్ డ్రగ్

కొత్తరకం హాషిష్ డ్రగ్

● ఉత్తరాఖండ్ నుంచి నగరానికి.. ● ఒకరి అరెస్ట్

హైదరాబాద్ సిటీ, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాల రహిత నగరంగా మార్చాలని పోలీస్ శాఖ ప్రయత్నిస్తోంది. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలను సరఫరా చేస్తున్న స్మగ్లర్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. దొరికిన ముఠాను దొరికినట్టే కటకటాల్లోకి నెడుతున్నారు. అయినా, కొత్త, కొత్త స్మగ్లర్స్ పుట్టుకొస్తున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ నుంచి హాషిష్ అనే కొత్తరకం డ్రగ్‌ను గుట్టుగా నగరానికి తెచ్చిన స్మగ్లర్‌ను ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌టీఎఫ్(స్పెషల్ టాస్క్‌ఫోర్స్) పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 80 గ్రాముల హాషిష్ అనే కొత్త రకం డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. కీసర మండలం రాంపల్లి గ్రామానికి చెందిన రిత్విక్ కొంతకాలం క్రితం ఉత్తరాఖండ్‌కు వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో అక్కడ మనుగడలో ఉన్న హాషిష్ అనే మత్తు పదార్థాన్ని వెంట తీసుకొస్తున్నాడు. ఆదివారం రైల్లో హాషిష్ డ్రగ్‌తో వస్తున్నట్లు ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్ఎఫ్‌టీ పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఇన్‌స్పెక్టర్ ప్రదీప్‌రావు తన టీమ్‌తో పాటు సికింద్రాబాద్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్ బృందంతో కలిసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో మాటువేశారు.

ఉత్తరఖండ్ నుంచి వయా ఢిల్లీ ద్వారా రైల్లో సికింద్రాబాద్‌కు చేరుకున్న రిత్విక్‌ను అక్కడే మాటువేసిన పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న హాషిష్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా స్మగ్లర్‌ను పట్టుకున్న ఎస్‌టీఎఫ్ టీమ్‌ను ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి అభినందించారు.



సమావేశంలో దీక్ష కరపత్రాన్ని ఆవిష్కరించిన టీఎస్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్

ఎస్సీ వర్గీకరణ పేరుతో బీజేపీ మోసం

రాంనగర్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించకుండా జాప్యం చేస్తూ మాదిగలకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ జూలై 7న ఇందిరాపార్కు వద్ద దీక్ష నిర్వహిస్తున్నట్లు టీఎస్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ కోర్ కమిటీ సమావేశంలో దీక్ష కరపత్రికను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం వర్గీకరణ పేరుతో బీజేపీ మాదిగల ఓట్లకు గాలం వేసిందని ఆరోపించారు. 30 వసంతాలు పూర్తయిన సందర్భంగా న్యాయమైన వర్గీకరణ సాధన కోసం జూలై 7న ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు గణేష్, హుస్సేన్, రమేష్, యాదగిరి, చిన్నస్వామి, నాగరాజ్, మహేష్, శ్రీనివాస్, సారంగం, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.



రంగానగర్‌లో సంతకాలు సేకరిస్తున్న డీవైఎఫ్ఐ నాయకులు

భోలక్‌పూర్ సమస్యలు పరిష్కరించాలి: డీవైఎఫ్ఐ

ముషీరాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): భోలక్‌పూర్ డివిజన్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం భోలక్‌పూర్‌లో ప్రజలనుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎండీ జావిద్ మాట్లాడుతూ డ్రైనేజీ, కలుషిత నీటి సరఫరా వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పలు బస్తీలలో గంజాయి సమస్య తీవ్రంగా ఉందని వీటివల్ల మహిళలు, విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ భోలక్‌పూర్ డివిజన్ అధ్యక్షులు ఆశ్మీబాబు, నాయకులు వేణు, సల్మాన్, ఈశ్వర్‌బాబు, కృష్ణస్వామి పాల్గొన్నారు.

రామకృష్ణమఠంను సందర్శించిన కెప్టెన్ నవీన్ నాగప్ప

కవాడిగూడ, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): అమరవీరుల త్యాగాలు గుర్తించి గౌరవించడమే సైనికులకు ఇచ్చే నిజమైన నివాళి అని కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న కెప్టెన్ నవీన్ నాగప్ప అన్నారు. ఆదివారం రామకృష్ణమఠంలో జరుగుతున్న శౌర్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సమాజంపై భక్తి భావనతో సేవ చేయాలని యువతకు పిలుపునిచ్చారు. సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనుకుంటున్న యువతను ఆయన అభినందించారు.